క్లుప్తంగా

కోటమైసమ్మ హుండీ ఆదాయం లెక్కింపు



నగదు లెక్కిస్తున్న సిబ్బంది

కామేపల్లి: కొత్తలింగాల శ్రీ కోటమైసమ్మతల్లి జాతర ముగింపుతో అమ్మవారి హుండీ ఆదాయాన్ని గురువారం ఖమ్మం విభాగం దేవాదాయశాఖ పరిశీలకులు అనిల్‌కుమార్ సమక్షంలో లెక్కింపు చేపట్టారు. హుండీ ద్వారా రూ.51,786, పూజా రుసుములతో రూ.17,710 వచ్చినట్లు తెలిపారు. ఈ లెక్కింపులో కార్య నిర్వాహణాధికారి నల్లమోతు శేషయ్య, పూజారి బాచిమంచి పుల్లయ్యశర్మ, సిబ్బంది వరప్రసాద్, చెరుకుమళ్ల రాంబాబు, సైదులు, చైతన్య, కొత్తగట్టు శ్రీకాంత్ ఉన్నారు.

పోస్టర్లు ఆవిష్కరణ



పోస్టర్లు ఆవిష్కరిస్తున్న జేఏసీ నాయకులు

ఖమ్మం మామిళ్లగూడెం: ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 13న హైదరాబాద్‌లో జరిగే సభను విజయవంతం చేయాలని కోరుతూ సభ పోస్టర్లను గురువారం ఖమ్మం అమరవీరుల స్థూపం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.సోమయ్య మాట్లాడుతూ... అనేక దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష వివిధ రకాల పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలు ఎన్నో బలిదానాలతో ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ద్రోహుల పాలిట వరంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేముల యాదగిరి, ఖమ్మం జిల్లా అధ్యక్షులు అంబాల రామారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అంగిడి భిక్షం, తీగల రాములు, చారి, ప్రభుద్దీన్, పద్మ, వెంకటేశ్వర్లు, కుర్రి ముత్తయ్య, మందడి వెంకటేశ్వర్లు, పాలకుర్తికృష్ణ, పాపయ్య, అశోక్ సింగ్, కుక్క సత్యం, పెద్దపాక విజయ్, రాంమాంజనేయులు, రాజేష్ నాయక్, వెంకన్న, రామస్వామి, కాలింగ్ గురవయ్య, జంపాని అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ కార్యాలయంపై వివాదం

నేలకొండపల్లి: నిర్మాణంలో ఉన్న భవనం తమదంటే, తమదని ఇరువర్గాలు పట్టుబడుతుండడంతో మండలంలోని గువ్వలగూడెంలో వివాదం నెలకొంది. గ్రామంలో టీడీపీ కార్యాలయ నిర్మాణాన్ని పదేళ్ల క్రితం చందాలు వేసుకుని మొదలుపెట్టామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆ భవన నిర్మాణం పూర్తికాకపోగా, అది తనదేనని గ్రామానికి చెందిన ఇంకో వ్యక్తి వాదిస్తుండగా ఇరువర్గాల వారు ఫిర్యాదు చేశారు. గత నెల 29న ఆ భవనంలోనే టీడీపీ ఆవిర్భావ నిర్వహిస్తూ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు, జెండాలను గుర్తు తెలియని వ్యక్తులు తొలిగించారు. దీంతో టీడీపీ నాయకుడు కె.మస్తాన్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ పాలేరు ఇన్‌చార్జ్ కొండబాల కరుణాకర్ డిమాండ్ చేశారు.

కబడ్డీ పోటీలు ప్రారంభం



క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న దయాకర్‌రెడ్డి

కూసుమంచి: మండలంలోని జీళ్లచెరువు గ్రామంలో సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు నిర్వహించనున్న తెలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు గురువారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి ప్రారంభించారు. గ్రామంలో ప్రతీ శ్రీరామనవమికి పలు రకాల పోటీలను నిర్వహిస్తుండటం సంతోషకరమని నిర్వాహకులను అభినందించారు.

నగరంలో సినిమాలు

తిరుమల	కోర్ట్
వినోద	మ్యాడ్ స్క్వేర్
సాయిరాం	సారీ
ఆదిత్య	రాబిన్‌హుడ్
శ్రీనివాస	ఎల్:2, ఎంపురాన్, ఆదిత్య 369

- ఖమ్మం గాంధీచౌక్

బతుకుచక్రంపై వేడిగాలులు

పెరిగిన ఎండలతో కార్మికులు ఉక్కిరిబిక్కిరి

- మార్కెట్‌లో మిర్చితో ఘాటు, మంట
- ఉపాధి కోసం తప్పని పాట్లు
- వేళలు మార్చుకుని విధి నిర్వహణ

ఖమ్మంవ్యవసాయం: పెరిగిన ఎండలు కార్మికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వివిధ రకాల పనులకు ఎండ తీవ్రత ఆటంకంగా పరిణమిస్తోంది. ఎండ తీవ్రతను బట్టి కార్మికులు పనుల వేళలను మార్చుకోక తప్పటం లేదు. మార్చి ఆరంభం నుంచి ఎండ తీవ్రత పెరుగుతోంది. ఈ మేరకు వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులు ఎండతీవ్రతను బట్టి పని వేళలను మార్చుకుంటున్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు ఉదయం వేళల్లో నిర్వహిస్తున్నారు. పంట కోతలు, మిర్చి కోతలు వంటి పనులను ఉదయం 7 గంటలకు ప్రారంభించి 12 గంటల వరకు నిర్వహించి ఇళ్లకు చేరుతున్నారు. కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు ఎండ తీవ్రతకు గురికాకుండా ప్రణాళికతో విధులు నిర్వహిస్తున్నారు.

మార్కెట్‌లో ఘాటు మంట..

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ప్రస్తుతం మిర్చి సీజన్ అధికంగా సాగుతోంది. గతంతో పోల్చితే ఈ ఏడాది ఖమ్మం మార్కెట్‌కు పెద్ద ఎత్తున మిర్చి విక్రయానికి వస్తుంది. ఖమ్మం పరిసర జిల్లాలతో పాటు, తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి మిర్చి ఈ మార్కెట్‌కు విక్రయానికి వస్తోంది. ఎండ తీవ్రతలో మార్కెట్‌లో మిర్చి క్రయ, విక్రయాలకు సంబంధించిన పనులను చేస్తుంటారు. ఈ ప్రక్రియలో దాదాపు 2,500 మంది కార్మికులు పనులు నిర్వహిస్తుంటారు. ఎండ సమయంలో మిర్చి పనులు నిర్వహించటంతో ఎండ తీవ్రత కారణంగా మిర్చి ఘాటు, మంట లేస్తుంది. ఎండ ప్రభావంగా మార్కెట్ కమిటీ ఉదయం 7:30 గంటల వరకు జెండాపాటను నిర్వహిస్తున్నా కార్మికులకు ఎండతీవ్రతతో ఇబ్బందులు తప్పడంలేదు.



మిర్చి బస్తాలు లోడ్ చేస్తున్న హమాలీ కార్మికులు



క్రయ, విక్రయాల వద్ద..

ఉపాధి కోసం తప్పని పాట్లు

మిర్చి సీజన్ దాదాపు ఆరు నెలల పాటు ఉంటుంది. ఈ ఆరు నెలల్లో మూడు నెలల మాత్రం ఎండల్లో పనిచేయక తప్పదు. మార్చి ఏప్రిల్, మే నెలలో కొంత కాలం, జూన్ నెలల్లో ఎండ తీవ్రత ఉంటుంది. మిర్చి సీజన్‌లో పనులు లభించటం కారణంగా ఉపాధి కూడా ఆ మేరకు ఉంటుంది. సీజన్‌లో పురుషులకు పంట విక్రయాలను బట్టి పురుషులకు నిత్యం రూ.1,500 నుంచి రూ. 2 వేల వరకు కూలి లభిస్తుంది. అన్‌సీజన్‌లో కూలి నామమాత్రంగా ఉంటుంది. ఏడాదిలో సగటున రోజుకు రూ. 1,000ల చొప్పున కూలీ లభిస్తుంది. మహిళలకు పనిని బట్టి సీజన్‌లో రూ.800ల వరకు అన్‌సీజన్‌లో రూ. 600ల వరకు లభిస్తుంది.

ప్రణాళికతో పనులు

మార్కెట్‌లో కార్మికులు ప్రణాళికతో పనులు నిర్వహిస్తుంటారు. రాత్రి వేళల్లో కొందరు కార్మికులు రైతులు విక్రయానికి తీసుకువచ్చిన మిర్చి బస్తాలను దిగుమతి చేస్తారు. ఉదయం 8 గంటల సమయం నుంచి పంటను కాంటాలు వేస్తారు. ఆ తరువాత బస్తాలను ట్రాలీ వాహనాల్లో లోడ్ చేసి రవాణా చేస్తుంటారు. ఈ పనులను ఉదయం ప్రారంభించి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తుంటారు. పని ఒత్తిడిని బట్టి ఎండ సమయంలో రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకొని ఆ తరువాత పనులు ప్రారంభించి రాత్రి వరకు కొనసాగిస్తారు. మార్కెట్‌లో రైతులు, కార్మికుల కోసం అవసరమైన ప్రాంతాల్లో మంచినీటిని మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసింది. కార్మికులు ఎండ వేళల్లో మజ్జిగను అధికంగా వినియోగిస్తూ ఉపశమనం పొందుతూ పనులు చేస్తుంటారు.

పగటి వేళ పనులు ఆపేస్తాం..



ఎండాకాలంలో మిర్చి పనులు చేయటం ఇబ్బందికరం. ఎండ తీవ్రత పెరిగే కొద్ది ఘాటు, మంట పెరుగుతుంది. మిర్చి బస్తాలు మోసే క్రమంలో శరీరం అంతా మంటెత్తుతుంది. ఆరు నెలల పాటు ఘాటు, మంట తప్పదు. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళలల్లో పనులు చేస్తుంటాం. ఎండలు అధికంగా ఉన్న సమయంలో పనులు ఆపేస్తాం.

– జల్ల కృష్ణయ్య, హమాలీ, ఖమ్మం మార్కెట్

ఉపాధి కోసం తప్పడంలేదు



ఉపాధి కోసం ఎండలో సైతం పనులు చేయక తప్పదు. మిర్చి క్రయ, విక్రయాలు ఆరు నెలల పాటు అధికంగా ఉంటాయి. పగటి వేళల్లో కొంత సమయం విశ్రాంతి తీసుకుంటూ ఆ తరువాత పనులు చేస్తుంటాం. కొంత మేరకు రక్షణ చర్యలు పాటిస్తూ తరచూ నీళ్లు, మజ్జిగ తాగుతూ పనులు నిర్వహిస్తుంటాం.

– కందిపాటి ఉప్పలయ్య, కార్మికుడు, ఖమ్మం మార్కెట్

సామాజిక బాధ్యత అలవర్చుకోవాలి



మాట్లాడుతున్న డీడీ సత్యనారాయణ

ఖమ్మంమయూరిసెంటర్: యువత విద్య, ఉపాధితో పాటు సామాజిక బాధ్యతను సైతం అలవర్చుకోవాలని ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ సూచించారు. ఖమ్మంలోని ఎస్సీ బాలుర కళాశాల వసతిగృహం ఏ, బీల్లో గురువారం విద్యార్థులకు స్వచ్ఛ సర్వేక్షణ్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ప్లాస్టిక్ నిర్మూలన, తడి, పొడి చెత్త నిర్వహణ తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. మెప్మా టీఎంసీ గుడిపూడి సుజాత ఫీడ్ బ్యాక్ ఇచ్చే విధానాన్ని వివరించారు. వసతిగృహ సంక్షేమ అధికారులు ఎస్.వెంకటరెడ్డి, సత్తార్‌మియా, ఉద్యోగులు కన్నెపల్లి జ్యోతి, కొండా సునీత, ఉమారాణి, శోభ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి



పసుపు దంచే వేడుకలో పాల్గొన్న భక్తులు

ఖమ్మం అర్బన్: ఖమ్మం ఇందిరా నగర్(పర్ణశాల)లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 6న శ్రీ సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు ఈఓ వనం వెంకటనర్సింహారావు తెలిపారు. కల్యాణ క్రతువులో భాగంగా గురువారం పసుపు దంచే వేడుక నిర్వహించగా మహిళా భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కార్పొరేటర్ చావా మాధురి, అర్చకుడు నారాయణ కృష్ణకిషోర్, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఈఓ వివరాలు వెల్లడించారు. భద్రాచలం తరహాలో ముత్యాల తలంబ్రాలతో కల్యాణ మహోత్సవం నిర్వహిస్తామని, ఈనెల 6న కల్యాణం, సాయంత్రం ఇందిరా నగర్, చైతన్యనగర్, శ్రీనగర్ కాలనీల్లో ఊరేగింపు ఉంటుందని తెలిపారు. అలాగే, 7వ తేదీన శ్రీ సీతారామచంద్ర స్వామి పట్టాభిషేకం, సాయంత్రం వసంతోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈసమావేశంలో ఉత్సవ కమిటీ సభ్యులు చావా నారాయణరావు, కొత్తా రవి, ఎర్ర బసవయ్య, కోమలి పాల్గొన్నారు.

రేపు ఉచిత వైద్యశిబిరం

ఖమ్మం మామిళ్లగూడెం: బీవీకే విజ్ఞాన కేంద్రం, సీపీఎం ఖమ్మం టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం మంచికంటి హాల్‌లో నిర్వహించే ఉచిత వైద్యశిబిరాన్ని జయప్రదం చేయాలని ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్, ట్రస్ట్ మేనేజర్ వై.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో కోరారు. మెడికల్ క్యాంపులో ప్రముఖ డాక్టర్లు పర్యవేక్షణలో బీపీ, షుగర్, మూర్ఛ, పక్షవాతం, కంటి, ముక్కు, చెవి, గొంతు తదితర అనారోగ్య సమస్యలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ జరుగుతుందన్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటలకు మెడికల్ క్యాంపు జరుగుతుందని, ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వైభవంగా బ్రహ్మోత్సవ పూజలు



ఖమ్మంఅర్బన్: మహాపుష్పాభిషేకం..



రఘునాథపాలెం: పూజలు చేస్తున్న భక్తులు

ఖమ్మంఅర్బన్: నగరంలోని 4వ డివిజన్ యూపీహెచ్ కాలనీలో స్వయం శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు గురువారం స్వామివారికి చక్రస్నానం, వసంతోత్సవం, పూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 18 రకాల పుష్పాలతో, వేద మంత్రోచ్ఛారణ నడుమ మహా పుష్పాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. అనంతరం భక్తులకు మహా అన్న ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బొల్లి కొమరయ్య, ప్రధాన కార్యదర్శి పురం తిరుపతయ్య, కోశాధికారి బానోత్ మల్సూర్‌నాయక్, సభ్యులు అల్లిక అంజయ్య, మేకల వీరన్న, బెల్లి కొండలరావు, మణికంఠ, వెంకటేశ్వర్లు, సూర్యం, సత్యం, గూగుల్ కిషన్, రాజు, వీరయ్య, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

సీతారామచంద్ర స్వామి దేవాలయంలో

రఘునాథపాలెం: మండలంలోని చింతగుర్తి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక హోమం పూజలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకం, పుష్పార్చన, రథసేవ, అన్నప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉత్సవ కమిటీ బాధ్యులు తమ్మిన్ని నాగేశ్వరరావు, కె.సీతారామయ్య, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.

మహనీయుల జయంతి ఉత్సవాలకు కమిటీలు

ఖమ్మంమయూరిసెంటర్: డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు కమిటీలను నియమించినట్లు ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ తెలిపారు. ఖమ్మంలోని అంబేడ్కర్ భవనంలో కమిటీల ఏర్పాటుపై గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ... శనివారం జరిగే జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్‌గా జమళ్లముడి దాస్ మహారాజ్, అధ్యక్షులుగా కొర్లపాటి చిరంజీవి, గౌరవ అధ్యక్షులుగా ముడుసు జాకబ్ ప్రతాప్, ఇటికల లతతో పాటు కోకన్వీనర్లు, గౌరవ సలహాదారులు, సభ్యులను నియమించామని తెలిపారు. అలాగే, 14న జరిగే అంబేడ్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా కొట్టె సుధాకర్, అధ్యక్షుడిగా తూరగంటి అంజయ్య, గౌరవ అధ్యక్షులుగా నందిపాటి మనోహర్, మట్టి గురుమూర్తితో పాటు కో కన్వీనర్లు, గౌరవ సలహాదారులు, సభ్యులను నియమించినట్లు వెల్లడించారు.

రేషన్‌కార్డులు మంజూరు చేయాలి

రఘునాథపాలెం: అర్హులైన ప్రతీ ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేసింది. రేషన్ షాపులతో 12 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని కోరుతూ గురువారం తహసీల్దార్ లూథర్ విల్సన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్.శిరోమణి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చి ఏడాదైనా అమలు చేయలేదన్నారు. జిల్లా కార్యదర్శి ఆవుల మంగతాయి, సహాయ కార్యదర్శి ప్రతాప్ నేని శోభ, డివిజన్ కార్యదర్శి ఇమ్మడి చైతన్య, సుగుణ, శ్రీదేవి పాల్గొన్నారు.

సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి

ఖమ్మం మామిళ్లగూడెం: జాతీయ పెన్షన్ రూల్స్ సవరణ బిల్లును ఉపసంహరించాలని టాప్రా ప్రధాన కార్యదర్శి, జిల్లా గౌరవాధ్యక్షులు కల్యాణం నాగేశ్వరరావు, వి.మల్లికార్జున రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్‌సీసీపీఏ, టీపీఈఆర్‌పీఏ ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నిరసన నిర్వహించి సూపరింటెండెంట్ వీరభద్రస్వామికి వినతిపత్రం అందజేశారు. గోపిచంద్, శ్రీరాములు, టీయస్.రావు, శేషగిరిరావు, రంగారావు, వీరభద్రం, స్వామి, పూర్ణచంద్రరావు, వెంకటేశ్వర్లు, వీరబాబు, రాములమ్మ, చిట్టెమ్మ, భారతి, పద్మకుమారి, జరీనా, గణపతి, మధు, కుటుంబరావు, రామారావు, భాస్కరరావు, ఉమేష్, శేషభూషణం, వెంకటేశ్వరావు, ఉపేంద్ర, వెంకటపిచ్చయ్య, రాంచంద్రారెడ్డి ఉన్నారు.

వార్డు ఆఫీసర్లకు అవగాహన

కేఎంసీ సమాచారం

ఖమ్మంమయూరిసెంటర్: గ్రూప్–4లో ఉద్యోగాలు సాధించి ఖమ్మం నగర పాలక సంస్థలో వార్డు ఆఫీసర్లుగా చేరిన సిబ్బందికి వారి విధులపై అవగాహన కల్పించారు. గురువారం కేఎంసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ విభాగంపై తొలి రోజు శిక్షణ ఇచ్చారు. ఖమ్మం నగర పాలక సంస్థలో వార్డు ఆఫీసర్లు నిర్వర్తించాల్సిన విధులు, వారికి ఉండే బాధ్యతలను వివరించారు. రెవెన్యూ అధికారి జి.శ్రీనివాసరావు రెవెన్యూ విభాగం ద్వారా నగర ప్రజలకు అందించే సేవలు వివరించారు. కొత్త అసెస్మెంట్లు జారీ చేసే విధానం, ఇంటి నెంబర్ల కేటాయింపు, ట్రేడ్ లైసెన్సుల జారీ, పన్నులు విధించే విధానం, ఈ విభాగంలో విధులు నిర్వర్తించే సిబ్బంది, ఉద్యోగుల హోదాలను వివరించారు. బిల్లు కలెక్టర్, ఆర్ఐ, ఆర్వో విధులను తెలిపారు. ఈ సందర్భంగా వార్డు ఆఫీసర్లు పలు అనుమానాలను అధికారుల వద్ద నివృత్తి చేసుకున్నారు.

రాయితీని సద్వినియోగం చేసుకోండి..

ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం కల్పించిన ఐదు శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ నెలలో 2025–26 ఏడాది పన్ను మొత్తం చెల్లించకుండా ఐదు శాతం రాయితీ పొందడంతోపాటు బకాయిలపై వడ్డీ భారం పడదన్నారు. సకాలంలో పన్ను చెల్లించిన వారికి పలు ప్రయోజనాలు ఉంటాయన్నారు.

వ్యర్థాలు పోసిన వ్యక్తికి జరిమానా..

మున్నేరులో వ్యర్థాలను పోసిన వ్యక్తికి కేఎంసీ అధికారులు రూ.2 వేల జరిమానా విధించారు. నగరంలోని 28వ డివిజన్‌కు చెందిన ఉపేందర్ ట్రాక్టర్ ద్వారా చెత్తను తీసుకొచ్చి మున్నేరులో డంప్ చేయగా.. శానిటేషన్ సిబ్బంది గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో శానిటరీ సూపర్‌వైజర్ సదరు వ్యక్తికి జరిమానా విధించారు.

రాజీవ్‌యువవికాసం దరఖాస్తుల స్వీకరణ..

రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను లబ్ధిదారుల నుండి కేఎంసీలో స్వీకరిస్తున్నారు. సబ్సిడీ రుణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల నుంచి దరఖాస్తు ఫారంతో పాటు వాటికి జత చేసిన పత్రాలను మెప్మా సిబ్బంది స్వీకరిస్తున్నారు. లబ్ధిదారుల నుంచి రాజీవ్ యువవికాసం దరఖాస్తులను స్వీకరించేందుకు కేఎంసీ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసి, మెప్మా సిబ్బందితో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. నగర పరిధిలోని లబ్ధిదారులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అనంతరం వాటిని కేఎంసీలో అందజేయాలని అధికారులు సూచించారు.



శిక్షణ ఇస్తున్న రెవెన్యూ విభాగం అధికారులు



దరఖాస్తులు స్వీకరిస్తున్న మెప్మా ఉద్యోగులు

వాటర్‌ప్లాంట్‌కు నోటీసులు..

నగరంలోని 50వ డివిజన్ రమణగుట్టలో నిర్వహిస్తున్న ఓ వాటర్ ప్లాంట్ నిర్వాహకులకు కేఎంసీ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. వాటర్ ప్లాంట్‌కు నిర్వహణకు ఉన్న అనుమతులు, నీటి సరఫరాపై సంబంధిత ధ్రువపత్రాలను వారం రోజుల్లో తమకు సమర్పించాలని కేఎంసీ అధికారులు సంబంధిత నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటీవల వాటర్ ప్లాంట్ నుండి సరఫరా అవుతున్న తాగు నీటిపై స్థానికుల ఫిర్యాదులతో స్పందించిన అసిస్టెంట్ కమిషనర్ షఫీ ఉల్లా ప్లాంట్ నిర్వాహకులకు నోటీసులు అందజేయాలని శానిటరీ సూపర్‌వైజర్, స్థానిక జవాన్‌ను ఆదేశించగా జవాన్ నోటీసులు అందజేశారు.

జిల్లా మహాసభలను జయప్రదం చేయండి



మాట్లాడుతున్న రామయ్య

ఖమ్మం మామిళ్లగూడెం: ఈనెల 13న వైరాలో నిర్వహించే టీయూసీఐ జిల్లా ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామయ్య కోరారు. ఈ మేరకు గురువారం ఖమ్మం రామనరసయ్య విజ్ఞాన కేంద్రంలో ఏరియా కమిటీ అధ్యక్షులు ములకలపల్లి లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అసంఘటిత సంఘటిత రంగంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ తమ సంఘం పోరాడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక చట్టాల సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం నిర్వహిస్తుందన్నారు. ఈ సమావేశంలో టీయూసీఐ నగర కమిటీ కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు బొమ్మకంటి రమేష్, కిన్నెర నారాయణ, దున్న గురవయ్య, శ్రీను, లచ్చయ్య, రాము, అంబేడ్కర్ తదితరులు పాల్గొన్నారు.

సన్నబియ్యంతో మేలు

కామేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం పేదలకు ఎంతో మేలు జరుగుతుందని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గింజల నరసింహారెడ్డి అన్నారు. గురువారం పొన్నేకల్‌లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నాయకులు మల్లెల వసంతరావు, వెంకటేశ్వరరావు, వల్లభనేని అశోక్, శిలాసాగరపు నగేష్, కోటి, నాగయ్య, రమేష్, చెరుకుమళ్ల వెంకయ్య, నాగండ్ల రంగయ్య పాల్గొన్నారు.

దొడ్డి కొమరయ్య జయంతి

కామేపల్లి: తెలంగాణ తొలి సాయుధ పోరాట అమరవీరుడు దొడ్డి కొమరయ్య జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మండలంలోని పండితాపురంలో డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబుయాదవ్ ఆధ్వర్యాన కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శీలం పుల్లయ్య, భూక్యా నాగేంద్రబాబు, బాదావత్ నాగరాజు, పాటిబండ్ల ప్రసాద్, చింతల పెద్ద వెంకయ్య పాల్గొన్నారు.

'సొమ్ము కేంద్రానిది.. సోకు కాంగ్రెస్‌ది'

ఖమ్మం మామిళ్లగూడెం: సొమ్ము కేంద్రానిది, సోకు కాంగ్రెస్ ప్రభుత్వానిదని బీజేపీ నాయకులు రుద్ర ప్రదీప్ అన్నారు. ఖమ్మంలోని 24వ డివిజన్‌లో రేషన్‌షాప్‌ను గురువారం సందర్శించి పేద ప్రజలకు రేషన్‌బియ్యం అందించి వారికి అవగాహన కల్పించారు. రాష్ట్రంలో పేదలకు అందించే సన్నబియ్యం పథకం కేజీకి రూ.40 కేంద్ర ప్రభుత్వం అందిస్తుండగా, కేవలం రూ.10 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అందించి పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వమే అమలు అవుతుందని చెప్పటం బాధాకరమన్నారు. మారుతి వీరభద్ర ప్రసాద్, మంద సరస్వతి, పిల్లలమర్రి వెంకట్, గడిల నరేష్, డికొండ శ్యామ్, దారుణ శంకర్, రుద్ర ప్రతాప్, చలువాది శ్రీనివాసరావు, షేక్ సోహెల్, దార్ల రాజేష్ పాల్గొన్నారు.

ఆడపిల్ల పుడితే ఆనందించండి..

కూసుమంచి: ఆడపిల్ల పుడితే ఆనందించాలని పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్, మండల ప్రత్యేకాధికారి శ్రీలత అన్నారు. 'మా ఇంటి మణిదీపం' కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని గోపాలరావుపేట గ్రామానికి చెందిన గుడిపల్లి సంధ్య–మాధవరావుకు ఆడబిడ్డ పుట్టగా వారి ఇంటికి అధికారులు వెళ్లి దంపతులను సన్మానించి, పండ్లు, స్వీట్లు అందించారు. తహసీల్దార్ కరుణ శ్రీ, సీడీపీఓ కవిత, ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు రమాదేవి, సువర్ణ, అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుమలాయపాలెం: మండలంలోని దమ్మాయిగూడెం గ్రామంలో 'మా ఇంటి మణిదీపం' కార్యక్రమంలో భాగంగా మండల స్పెషల్ ఆఫీసర్, జేడీఏ ధనసరి పుల్లయ్య మండల ఎంపీడీఓ సిలార్ సాహెబ్ మండల వ్యవసాయ అధికారి సీతారామరెడ్డిలు ఆడపిల్ల పుట్టిన ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ.. అమ్మాయిలు పుట్టిన దగ్గరనుంచి వారికి సరైన అవగాహన కల్పించి మంచి చదువు ఇప్పిస్తే అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంటారన్నారు.



కూసుమంచి: అభినందన కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు

ఐసీడీఎస్ అధికారులు తదితరులు ఉన్నారు.

నేలకొండపల్లి: 'మన ఇంటి మణిదీపం' కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో చిన్నారి తల్లిదండ్రులను ఎంపీడీఓ యం.యర్రయ్య ఘనంగా సన్మానించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం పథకంపై ప్రజలకు అవగాహన కలిగేలా విస్తృతంగా ప్రచారం చేయాలని ఎంపీడీఓ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శివ, ఐకేపీ ఏపీయం శ్రీనివాసరావు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లక్ష్మికుమారి, పంచాయతీ కార్యదర్శులు, గ్రామదీపికలు, సీసీలు పాల్గొన్నారు.



తిరుమలాయపాలెంలో..



నేలకొండపల్లిలో..